క్లుప్తంగా

నేటి నుంచి రైల్వే గేటు మూసివేత

చీరాల: స్థానిక ఫైర్ ఆఫీసు వద్ద గల రైల్వే గేటును ట్రాక్ మరమ్మతుల కారణంగా శుక్రవారం నుంచి ఈ నెల 20వ తేదీ వరకు మూసివేస్తున్నట్లు రైల్వే అధికారులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మార్గానికి ప్రత్యామ్నాయంగా ప్రజలు, వాహనదారులు స్వర్ణ గేటును ఉపయోగించుకోవాలని సూచించారు. మరమ్మతులు అత్యవసరమైనందున ప్రజలు గమనించి సహకరించాలని కోరారు.

నేడు మండల సమావేశం

బల్లికురవ: బల్లికురవ మండల సర్వసభ్య సమావేశం శుక్రవారం ఉదయం 11 గంటలకు స్థానిక పరిషత్ కార్యాలయంలో నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో హనుమారెడ్డి గురువారం తెలిపారు. ఎంపీపీ బడుగు శ్రీలక్ష్మి అధ్యక్షతన జరిగే సమావేశంలో వ్యవసాయం, విద్యుత్, ప్రాథమిక విద్య, తాగునీరు, పారిశుధ్యం, వైద్యం, ఐసీడీఎస్, వెలుగు కార్యక్రమాలపై సమీక్షిస్తామని సభ్యులు, సర్పంచ్‌లు, అధికారులు సకాలంలో హాజరు కావాలని ఎంపీడీఓ కోరారు

రోటరీ సహాయ గవర్నర్‌గా రమేష్‌చంద్ర



చినగంజాం (పర్చూరు): 3150 రోటరీ జిల్లా సహాయ గవర్నర్‌గా పర్చూరు మండలం నాగులపాలెం గ్రామానికి చెందిన రొటేరియన్ తేళ్ల రమేష్‌చంద్ర ఎంపికయ్యారు. చీరాల, పర్చూరు, ఇంకొల్లు, పంగులూరు, వేటపాలెం ప్రాంతాల్లోని రోటరీ క్లబ్‌లకు ఇతను అసిస్టెంట్ గవర్నర్‌గా వ్యవహరిస్తారు. రమేష్ చంద్ర వృత్తి రీత్యా ఉపాధ్యాయులు. పోలూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సోషల్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నారు. 2019 నుంచి 2021 వరకు పర్చూరు రోటరీ క్లబ్ అధ్యక్షుడిగా పని చేసి ఉత్తమ అధ్యక్షుడిగా పేరు గడించారు.

ఇంటి పన్నుల వసూలు నూరుశాతం చేయాలి



మాట్లాడుతున్న ఎంపీడీఓ శివసుబ్రహ్మణ్యం

యద్దనపూడి: గ్రామాల్లో ఇంటిపన్ను వసూళ్లను నూరుశాతం వసూలు చేయాలని ఎంపీడీఓ శివ సుబ్రమణ్యం పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. గురువారం మండల పరిషత్ కార్యాలయంలో ఆయా గ్రామ పంచాయతీ కార్యదర్శులు, డిజిటల్ అసిస్టెంట్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పీఎం విశ్వకర్మ యోజన, ఇంటి పన్నులు, పారిశుధ్య నిర్వహణ, తదితర అంశాలపై సమీక్షించారు. కార్యక్రమంలో ఈఓఆర్డీ శ్రీనివాసరావు, ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

పురుగు మందు తాగి రైతు ఆత్మహత్య

చినగంజాం (పర్చూరు): పురుగుల మందు తాగి నూతలపాడుకు చెందిన యువరైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈఘటన గురువారం చిలకలూరిపేట మండలం బొప్పూడి ఆంజనేయస్వామి దేవాలయం సమీపంలో జరిగింది. గ్రామానికి చెందిన బాడుగల నాగరాజు (38) పది ఎకరాలు కౌలుకు తీసుకొని మిరప పంట వేశాడు. కాలం కలిసిరాక మిరపకాయలకు రేటు పడిపోవడంతో తీవ్రంగా నష్టపోయాడు. సుమారు రూ.12 లక్షల వరకు బాకీ పడినట్లు తెలిసింది. అప్పు తీర్చే మార్గం కనబడక గురువారం బొప్పూడి ఆంజనేయస్వామి దేవాలయం సమీపంలోని పొలంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. నేను నీకు న్యాయం చేయలేక పోతున్నాను.. అంటూ తన భార్యకు మెసేజ్ పెట్టినట్లు సమాచారం. దీంతో ఆయన కుటుంబ సభ్యులు భోరున విలపిస్తున్నారు. మృతదేహాన్ని చూసిన వారు పోలీసులకు, బంధువులకు సమాచారం ఇవ్వడంతో పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని చిలకలూరిపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఇతనికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.

తల్లికి వందనం పాయే.. ?

- ఇంట్లో అందరి బిడ్డలకు 'తల్లికి వందనం' లేనట్లే
- జీవో నంబర్– 29 జారీ చేసిన ప్రభుత్వం
- చీరాల నియోజకవర్గంలో 39 వేల మంది విద్యార్థులు
- బోలెడు నిబంధనలు
- పాఠశాలలు తెరిచి నెలరోజులైనా అందని సాయం



ఎన్నికల ముందు కూటమి ఇచ్చిన మేనిఫెస్టో



బల్లికురవ జెడ్పీహెచ్ఎస్ పాఠశాల

చీరాల: మీ కుటుంబంలో ఒక్కరున్నా ! ఇద్దరున్నా ! ముగ్గురున్నా, నలుగురున్నా సరే ప్రతి బిడ్డకు ఏడాదికి రూ. 15 వేలు చొప్పున అందిస్తాం.. ఎన్నికలకు ముందు చంద్రబాబునాయుడు అన్న మాటలు ఇవి. అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అయిన తరువాత తల్లికి వందనం పథకానికి మార్గదర్శకాలు జారీచేశారు. ఈ జీఓలో ఇంట్లో ఎంత మంది చదువుకుంటే ఆ విద్యార్థులందరికీ రూ. 15 వేలు చెల్లిస్తామని నిర్దేశించక పోగా ఆధార్ లింక్‌తో ఇంట్లో ఎంత మంది ఉన్నా కేవలం ఒకరికి మాత్రమే పథకం అమలైయ్యే విధంగా జీవో జారీచేశారు. దీంతో గతలో 'అమ్మఒడి' పొందిన తల్లులు తలలు పట్టుకుంటున్నారు. తల్లికి వందనం పథకం కింద ఇంట్లో పిల్లలందరికి రూ. 15 వేల చొప్పున వస్తాయని ఎదురు చూస్తున్న తల్లులకు నిరాశే ఎదురయింది. ఇప్పటివరకు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న తల్లులకు ప్రభుత్వ నిర్ణయంతో మింగుడుపడని పరిస్థితి ఏర్పడింది. బడులు తెరిచి నెల రోజులు గడుస్తున్నా తల్లికి వందనం సాయం విడుదల కాకపోవడం ప్రైవేటు పాఠశాలల్లో చదివే పిల్లలకు యాజమాన్యాలు పిల్లలను ఫీజుల చెల్లించాలని ఒత్తిడి చేయడంతో దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. గతంలో పేద కుటుంబాలు తమ పిల్లలను చదివించాలంటే ఇబ్బందులు పడేవారు. కొందరు చదువులు మధ్యలోనే మాన్పించి పిల్లలను పనులకు పంపించేవారు.

అమ్మఒడితో పేదల కుటుంబాల్లో వెలుగు..

పేదల విద్యకు అధిక ప్రాధాన్యత ఇచ్చిన మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి వారిని ప్రోత్సహించేందుకు దేశంలో ఎక్కడా లేని విధంగా అమ్మఒడి పథకం ప్రవేశపెట్టి అమలు చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదివించే పేదవర్గాల ప్రజలు తల్లుల బ్యాంకు ఖాతాలకు ఏడాదికి రూ. 15 వేల చొప్పున అందిస్తూ వచ్చారు. 2019 నుంచి నాలుగు విడతల్లో తల్లుల ఖతాలు అమ్మఒడి నిధులు జమయ్యాయి. అలానే డ్రాప్‌ఔట్ సమస్యలకు చెక్ పెట్టారు. ప్రతి తల్లి తన పిల్లలను బడికి పంపేలా ప్రోత్సహించారు. అమ్మఒడి సాయాన్ని సైతం ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు తల్లిదండ్రులు ఫీజుల అవసరం కోసం వినియోగించుకోగా ప్రభుత్వం పాఠశాలల విద్యార్థులు తమ పిల్లలను భవిష్యత్ అవసరాల కోసం వినియోగించారు.

ఎంతమంది ఉన్నాసరేనని గొప్పలు..

ప్రస్తుత విద్యా సంవత్సరానికి ఇతవరకు నమోదైన అడ్మిషన్ నమోదు మేరకు చీరాల నియోజకవర్గంలో చీరాల టౌను, రూరల్, వేటపాలెం మండలాల పరిధిలో ప్రభుత్వం, ప్రైవేట్ పాఠశాలల్లో 1 నుంచి 10 వరకు 29 వేల మంది చదువుతున్నారు. మరో 10 వేల మంది ఇంటర్ విద్యార్థులు ఉన్నారు. మొత్తం 39 వేల మంది విద్యార్థులు ఉండగా వీరిలో పేద విద్యార్థులు 70 శాతం మంది ఉంటారని అంచానా. ఒక ఇంట్లో చదువుకొనే పిల్లలు ఎంత మంది ఉంటే అందరికి ఈ పథకం కింద సాయం అందిస్తామని కూటమి ప్రభుత్వం ప్రకటించింది. అయితే పాఠశాలలు తెరిచి నెలరోజులు కావస్తుంది. తల్లికి వందనం సాయంపై జీవో నంబర్ 29 జారీ అయింది. విధివిధానాలు కూడా దాదాపు ఖరారయ్యాయి. కాయకష్టం చేసుకొని ప్రైవేటు పాఠశాలల్లో చదింవించే తల్లిదండ్రులకు ఈ సాయం ఎంతో అవసరం. అయితే ప్రభుత్వం జీఓలో ఇంట్లో ఒక్కరికే రూ.15 వేల సాయం అందిస్తామని చూపించడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. మళ్లీ తాము ఎక్కడ నుంచి అప్పులు తెచ్చి ఫీజులు చెల్లించాలని వాపోతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పిన విధంగా ఇంట్లో ఉన్న ప్రతి పిల్లలందరికి తల్లికి వందనం వర్తించేలా చేయాలని పేద తల్లిదండ్రులు ఆశిస్తున్నారు.

అన్నీ అబద్ధపు మాటలేనా ?

అద్దంకి: నిబంధనలతో పనిలేకుండా తల్లికి వందనం పథకాన్ని వర్తింపజేస్తాని, ప్రతి బిడ్డకు సంవత్సరానికి రూ.15 వేలు ఇస్తానని హామీ ఇచ్చాడు. ఈ మేరకు నియోజకవర్గంలోని 267 పాఠశాలల్లో చదువుతున్న 20,017 మంది పిల్లల తల్లులు తమ పిల్లందరికీ ఈఏడాదికి తల్లికి వందన పథకం వస్తుందని ఎదురు చూస్తున్నారు. అయితే ప్రస్తుతం ఆ పథకానికి అర్హులు కావాలంటే 75 శాతం హాజరు ఉండాలనే నిబంధనలు పెట్టినున్నట్లు సమాచారం. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తామని చెప్పి మళ్లీ నిబంధనలు పెడతారా? మరిన్ని నిబంధనలు పెట్టే అవకాశం ఉందా ? అనే చర్చ జరుగుతోంది.

గత ప్రభుత్వ హయాంలో 2023-24 విద్యా సంవత్సరానికి అమ్మఒడి ఇలా..

మండలం	లబ్ధిదారులు	అందిన నగదు (కోట్లలో)
అద్దంకి	7823	రూ.11.73
బల్లికురవ	4858	రూ.72.87
కొరిశపాడు	4247	రూ.18.89
జే. పంగులూరు	4412	రూ.66.18
సంతమాగులూరు	6677	రూ.10.01

అందరికీ వస్తుందని ఎదురు చూస్తున్నాం..



నూతన ప్రభుత్వం ఎన్నికలకు ముందు తల్లికి ఎంత మంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం వస్తుందని చెప్పారు. నాకు ఇద్దరు పిల్లలు. ఇద్దరిని ప్రైవేటు పాఠశాలలోనే చదివిస్తున్నాను. ఇద్దరికీ కలిపి రూ.30 వేలు వస్తాయని ఎదురు చూస్తున్నాను. ప్రభుత్వం త్వరగా పథకాన్ని అమలు చేస్తే ఫీజుల భారంలో కొంత తగ్గుతుందని ఆశిస్తున్నాను.

– భార్గవి, విద్యార్థిని తల్లి, వెలమవారిపాలెం

ఫీజుల చెల్లింపుల కోసం ఇబ్బందులు..



నాకు ఇద్దరు పిల్లలు. అమ్మాయి ఇంటర్ చదువుతోంది. అబ్బాయి తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. అబ్బాయి ప్రభుత్వ పాఠశాలలోనూ, అమ్మాయి ప్రైవేటు పాఠశాలలో చదువుతోంది. ఈ రోజుల్లో పిల్లలను చదివించడం ఆర్థిక భారమే. ప్రభుత్వాలు ఎంతో కొంత అందించిన పథకాల నగదుతో నెట్టుకొస్తున్నా. ప్రస్తుతం నూతన ప్రభుత్వం ఎంత మంది పిల్లలుంటే అంతమందికి రూ.15 వేలు ఇస్తామని చెప్పింది. రూ.30 వేలు అందుతాయని ఎరుదు చూస్తున్నాను.

– షేక్ ఫిరోజ్, బల్లికురవ మండలం

చదువుకొనే పిల్లలందరికి వర్తింపజేయాలి..

నాకు ఇద్దరు పిల్లలు, ఒకరు ఇంటర్మీడియెట్ చదువుతున్నారు. మరొకరు 9వ తరగతి చదువుతున్నారు. తల్లికి వందనం పథకం ఇంట్లో చదువుకొనే పిల్లలందరికీ వర్తింపజేయాలి. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అమలు చేయాలి. పేద కుటుంబాలకు ఈ డబ్బులే పిల్లల చదువులకు చేదోడుగా ఉంటున్నాయి.

– శాంతకుమారి, వేటపాలెం

ఫీజుల కోసం ఒత్తిడి చేస్తున్నారు.



మా పిల్లలు ముగ్గురు ప్రయివేటు స్కూల్‌లో చదువుతున్నారు. ముగ్గురికి కలిపి రూ. 50 వేలు ఫీజులు కాకుండా పుస్తకాలు ఇతర ఖర్చులకు రూ.20 వేలు అవుతున్నాయి .చంద్రబాబునాయుడు రూ. 45 వేలు ఇస్తాడని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాం. ఫీజులు ఎక్కడినుంచి తీసుకువచ్చి కట్టాలని ఆందోళన చెందుతున్నాం. అదే మా జగనన్న అయితే చెప్పిన సమయానికి కచ్చితంగా వేసి మమ్మల్ని ఆదుకునేవాడు.

– పఠాన్ మస్తానమ్మ, దామావారిపాలెం

హెల్మెట్‌తో ప్రాణాలకు రక్ష



అవగాహన కల్పిస్తున్న బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రమేష్‌బాబు

చీరాల రూరల్: ద్విచక్రవాహనదారులు హెల్మెట్‌లు ధరించి ప్రమాదాలకు గురికాకుండా వాహనాలను నడిపి తమ ప్రాణాలతో పాటు కుటుంబాలను కాపాడుకోవాలని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గౌరవ రమేష్‌బాబు పేర్కొన్నారు. ఉన్నత న్యాయ స్థానాల ఆదేశాలతో మండల న్యాయ సేవాధికార సంస్థ చీరాల ఆధ్వర్యంలో గురువారం స్థానిక ఎన్ఆర్అండ్‌పీఎం హైస్కూలు ఆవరణలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ఆయన పాల్గొని విద్యార్థులకు, క్రీడాకారులకు హెల్మెట్ ధరించి వాహనాలు నడిపే విధంగా అవగాహన కల్పించారు. సదస్సులో పట్టణ ట్రాఫిక్ ఎస్సై పి. హరిబాబు, ఏఎస్సై శ్రీనివాసరావు, న్యావాది ఎన్. కస్తూరినాథ్, పారా లీగల్ వలంటీర్ ఎస్‌డీ మతిన్, కోర్టు సిబ్బంది, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.

ఆర్టీసీ బస్టాండ్‌లో పోలీసుల తనిఖీలు



బస్టాండ్‌లో తనిఖీలు చేస్తున్న మెరైన్ పోలీసులు

చీరాల: చీరాల ఆర్టీసీ బస్టాండ్‌లో గంజాయిపై మెరైన్ పోలీస్‌లు గురువారం తనిఖీలు చేపట్టారు. అనుమానితులను విచారిస్తూ ప్రయాణికులకు గంజాయిపై అవగాహన కల్పించారు. ఈసందర్భంగా సీఐ సురేష్ కుమార్ మాట్లాడుతూ సాగర్ కవచ్‌లో భాగంగా గంజాయి నియంత్రణపై మాక్‌డ్రిల్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అందులో భాగంగా బస్టాండ్, రైల్వే స్టేషన్ ప్రాంతాల్లో పోలీసు పికెట్‌లు ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తున్నామన్నారు. ముఖ్యంగా యువత గంజాయి మత్తుకు అలవాటు పడి చెడు మార్గాలను ఎంచుకుంటున్నారని పేర్కొన్నారు. గంజాయికి బానిసలుగా మారి అనేక అఘాయిత్యాలకు పాల్పడి జీవితాలను జైలుపాలు చేసుకుంటున్నారని చెప్పారు. వీటన్నిటికి ప్రధాన కారణమైన గంజాయి వ్యాప్తిని అరికట్టాలనే లక్ష్యంతో ముందుకెళ్లినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎస్సై, ఏఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.

ట్రిపుల్ ఐటీల్లో ప్రభుత్వ విద్యార్థుల సత్తా



ఎం శ్యామల



కోనంకి భార్గవ్



వంగర రోహిణి



ఆసోది హర్ష



సాయిశ్రావణ్



కుంచాల మనీష



ఉమామహేశ్వరి



పాదిలి లలితశ్రీ



టీ భవిత



బీ ప్రియవర్షిని



షేక్ నేష్మ



వై ఉమామహేశ్వరి

కారంచేడు: ప్రభుత్వం ప్రకటించిన ట్రిపుల్ ఐటీ ప్రవేశాల్లో కారంచేడు మండల విద్యార్థులు తమ ప్రతిభను చూపారు. మండలంలోని రెండు ప్రభుత్వ పాఠశాలల నుంచి నలుగురు విద్యార్థులు ట్రిపుల్ ఐటీ చదువులకు ఎంపికయ్యారు. వీరిని ఎంఈఓలు ఎంవీ సత్యన్నారాయణ, మొలబంటి వెంకటేశ్వర్లు అభినందనలు తెలిపారు. మండలంలోని స్వర్ణ ఉన్నత పాఠశాలకు చెందిన తాండ్ర భవిత, బడుగు ప్రియవర్షినిలకు నూజివీడు ట్రిపుల్ ఐటీలో, యర్రంవారిపాలెం గ్రామానికి షేక్ నేష్మ నూజివీడుకు, వై ఉమామహేశ్వరికి ఒంగోలు క్యాంపస్‌లో సీట్లు వచ్చినట్లు తెలిపారు.

వేటపాలెం: పందిళ్లపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన ఐదుగురు విద్యార్థులు ట్రిపుల్ ఐటీల్లో సీట్లు సాధించినట్లు హెచ్ఎం ఎమ్ శేఖర రావు తెలిపారు. వీరిలో ములకల శ్యామల, కోణంకి భార్గవ్ నూజివీడులో, వంగర రోహిణి, ఆశోది హర్ష, సజ్జా శివసాయి శ్రావణ్ ఒంగోలులో, సీట్లు సాధించారని తెలిపారు.

మేదరమెట్ల: కొరిశపాడు మండల విద్యార్థులు ట్రిపుల్ ఐటీల్లో తమ సత్తా చాటారు. మేదరమెట్ల విద్యార్థులు కుంచాల మనీషాకు ఒంగోలు, ఉన్నం ఉమామహేశ్వరి నూజివీడు, రావినూతల జెడ్పీహెచ్ఎస్‌కు చెందిన పాదిలి లలితశ్రీకి ఒంగోలులో సీటు సాధించి తన సత్తాను చాటినట్లు ఎంఈవో పున్నయ్య తెలిపారు.

భూ ఆధారిత చట్టం మేరకు కౌలు కార్డులివ్వాలి



కారంచేడు డీటీకి వినతిపత్రం అందిస్తున్న రైతు సంఘ నాయకులు

కారంచేడు: 2011 భూ ఆధారిత చట్టం ప్రకారంగా కౌలు రైతులకు భూ యజమానులతో సంబంధం లేకుండానే కౌలు రైతులకు కౌలు కార్డులను వెంటనే మంజూరు చేయాలని రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. గురువారం మండల కేంద్రమైన కారంచేడు రెవెన్యూ కార్యాలయం వద్ద రైతు సంఘం ఆధ్వర్యంలో కౌలు రైతులు నినాదాలు చేసి డిప్యూటీ తహసీల్దారు సుశీలకు వినతిపత్రం అందించారు. కార్యక్రమానికి ముందు రైతు సంఘం నాయకుడు పీ ఏడుకొండలు, పీ కొండయ్యలు మాట్లాడుతూ కారంచేడు మండల పరిధిలోని గ్రామాల్లో సుమారు 80 శాతం మంది కౌలు రైతులు మాత్రమే వ్యవసాయం చేస్తున్నారన్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటలకు ప్రభుత్వాలు గిట్టుబాటు ధరలు కల్పించి ఆదుకోవాలని వారు కోరారు. కార్యక్రమంలో రైతు సంఘ నాయకులు నాగేశ్వరరావు, రాజు, కౌలు రైతులు పాల్గొన్నారు.

బడి ఈడు పిల్లలు పాఠశాలలోనే ఉండాలి



బడిలో చేర్పించిన విద్యార్థులతో ఎంఈవో, ఉపాధ్యాయులు

యద్దనపూడి/చినగంజాం: బడికి వెళ్లాల్సిన వయస్సులోని చిన్నారులు బడిబయట ఉండకూడదని.. అందుకు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా సహకరించాలని ఎంఈఓ చిలుకూరి గోపి అన్నారు. గురువారం మండలంలోని యద్దనపూడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నేను బడికి పోతా కార్యక్రమంలో భాగంగా హెచ్ఎం దేవేంద్ర ఆధ్వర్యంలో సీఆర్పీలు ప్రేమ్‌కుమార్, యూసఫ్, మస్తాన్‌వలి ఆధ్వర్యంలో గ్రామంలోని ఇంటింటి సర్వే నిర్వహించి వల్లేరు శామ్యూల్, మున్నంగి మహేష్ అనే విద్యార్థులను గుర్తించి వారిని 8వ తరగతిలో చేర్పించారు.

– పర్చూరు ఇందిరా కాలనీలోని ప్రాథమిక పాఠశాలను జిల్లా కమ్యూనిటీ మొబిలైజేషన్ అధికారి శ్రీనివాసరెడ్డి అకస్మాత్తుగా తనిఖీ చేశారు. విద్యార్థులకు ఇస్తున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల ఎన్‌రోల్‌మెంట్‌ను పెంచాలని ఉపాధ్యాయులకు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన 'నేను బడికి పోతా' కార్యక్రమాన్ని అందరూ శ్రద్ధగా నిర్వహించాలని కోరారు. కార్యక్రమంలో ఏఎల్ఎస్ కోఆర్డినేటర్ సత్యసాగర్, ఎంఈఓ వెంకటరామయ్య, హెచ్ఎంలు నాగమణి, ఉపాధ్యాయుడు చింపారెడ్డి, ఎన్యుమరేటర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.

ట్యాంకుల క్లోరినేషన్ తప్పనిసరి



ఉప్పమాగులూరులో క్లోరినేషన్ పనులు

బల్లికురవ: స్టాప్ డయేరియాకు గ్రామాల వారీగా రక్షిత మంచినీటి పథక ట్యాంకులను ఎప్పటికప్పుడు క్లోరినేషన్ చేయించాలని ఎంపీడీవో హనుమారెడ్డి గురువారం కోరారు. ప్రభుత్వం గ్రామాల వారీగా సీజనల్ జ్వరాలు వ్యాధులు సోకకుండా ఆగస్టు 31 వరకు స్టాప్ డయేరియాను ప్రవేశపెట్టిందని ఇందుకోసం గ్రామ పంచాయతీ సెక్రటరీలు, సచివాలయ సిబ్బంది ప్రజలకు చేతుల పరిశుభ్రత సురక్షిత మంచినీరు వాడకంపై అవగాహన కల్పించాలని ఎంపీడీవో కోరారు. ఉప్పుమాగులూరులో మంచినీటి పథక ట్యాంకులో క్లోరినేషన్ పనులను ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ వీరాంజనేయులు, ఈఓఆర్డీ సుమతి, సెక్రటరీ ప్రసాదరెడ్డి పరిశీలించారు.

రూ.1.54 లక్షలు పలికిన ఆలయ భూముల కౌలు

బల్లికురవ: మండలంలోని పాతమల్లాయపాలెం గ్రామంలోని ప్రసన్నాంజనేయస్వామి ఆలయ భూములకు గురువారం గ్రామంలో కౌలు వేలం నిర్వహించారు. 9.46 ఎకరాల సంబంధించిన భూములకు చావల నాగేశ్వరరావు రూ.1.54 లక్షలకు కౌలు వేలంలో భూములను దక్కించుకున్నారు. కార్యక్రమంలో ఎండోమెంట్ ఇన్‌స్పెక్టర్, శైలేంద్ర కుమార్ ఈవో చావా వెంకటేశ్వరరావు గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ధరావత్తు పోను మిగిలిన సొమ్మును శుక్రవారం మధ్యాహ్నం లోపు చెల్లించాలని ఇన్‌స్పెక్టర్ కోరారు.

జనాభా నియంత్రణతో అభివృద్ధి సాధ్యం



మేదరమెట్లలో ర్యాలీ నిర్వహిస్తున్న వైద్యులు, సిబ్బంది



యద్దనపూడిలో ర్యాలీ నిర్వహిస్తున్న వైద్య సిబ్బంది, విద్యార్థులు



స్వర్ణలో జాతీయ జనాభా దినోత్సవ ర్యాలీలో వైద్య సిబ్బంది

మేదరమెట్ల: రోజురోజుకీ పెరిగిపోతున్న జనాభాతో చాలా ఇబ్బందులు ఎదుర్కోవవాల్సి ఉంటుందని పలువురు వక్తలు పేర్కొన్నారు. ప్రపంచ జనాభా దినోత్సవాన్ని కొరిశపాడు మండలం మేదరమెట్ల యర్రం చినపోలిరెడ్డి ప్రభుత్వ వైద్యశాల సిబ్బంది గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. కుటుంబ నియంత్రణకు తీసుకోవాల్సిన తాత్కాలిక, శాశ్వత పద్ధతులను, అధిక జనాభా వలన కలిగే అనర్థాలు వివరించి నినాదాలు చేస్తూ సెంటర్‌లో మానవహారాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో డాక్టర్ చిట్టిబాబు, హెచ్ఈవో బ్రహ్మానందం, పీహెచ్ఎన్ సుశీల, హెల్త్ సిబ్బంది, అంగన్‌వాడీలు పాల్గొన్నారు.

చినగంజాం/యద్దనపూడి: ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా స్థానిక పీహెచ్‌సీ కేంద్రంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. పీహెచ్‌సీ వైద్యాధికారి పి. శ్రీహర్ష మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కుటుంబ నియంత్రణ పాటించాలని, బిడ్డకు బిడ్డకు మధ్య ఎడం పాటించాలన్నారు. కార్యక్రమంలో సీహెచ్ఓ టీవీఎస్ ప్రసాద్, సూపర్‌వైజర్లు నాగేశ్వరావు, సునంద, రారాజు, ఫార్మసిస్ట్ చంద్రశేఖర్, విమల, ఏఎన్ఎమ్‌లు, ఆశాలు తదితరులు పాల్గొన్నారు.

- సంతరావూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెడికల్ ఆఫీసర్ బీ నాగేంద్ర, వైద్య సిబ్బంది, విద్యార్థిని విద్యార్థులచే గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీహెచ్‌వో వెంకటరమణ, హెచ్ఈ మాధవి, ఆశలు, ఏఎన్ఎంలు తదితరులు పాల్గొన్నారు.

స్వర్ణ (కారంచేడు): సురక్షితమైన కుటుంబ నియంత్రణ పద్ధతులను పాటించడమే మేలని స్వర్ణ పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్ షాలిని అన్నారు. గురువారం ఆమె జాతీయ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకొని మండలంలోని స్వర్ణ ప్రాథమిక కేంద్రం వద్ద వైద్య సిబ్బందితో కలసి అవగాహన ర్యాలీ నిర్వహించారు. పీహెచ్‌సీ నుంచి ప్రారంభమైన అవగాహన ర్యాలీ హైస్కూల్, చెరువు సెంటర్, పంచాయితీ సెంటర్ మీదగా బ్యాంక్ సెంటర్ వద్దకు చేరింది. కార్యక్రమంలో హెచ్ఈ మీనాకుమారి, హెచ్‌వీ మాధురి సిఫోరా, సూపర్‌వైజర్ నాగేశ్వరరావు, హైస్కూల్ హెచ్ఎం ఎంవీ సుబ్బారావు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

అనాథలను ఆదుకోవడం మానవతా ధర్మం



మాట్లాడుతున్న క్లబ్ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు

వేటపాలెం: అనాథ వృద్ధులను ఆదుకోవడం మానవతా ధర్మమని చీరాల రోటరీ క్లబ్ అధ్యక్షుడు చందలూరి బాలవెంకటేశ్వరరావు అన్నారు. దేశాయిపేట పంచాయతీ నీలకంఠాపురంలో గల అనాథ వృద్ధ శరణాలయంలో చీరాల రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు గురువారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్లబ్ కొత్త ఏడాదికి నూతన కమిటీ ని ఎన్నుకున్నారని తెలిపారు. కార్యక్రమంలో క్లబ్‌సెక్రటరీ నక్కల సురేష్‌బాబు, కోశాధికారి పోలుదాసు రామకృష్ణ, దోగుపర్తి వెంకట సురేష్, సత్రం మల్లేశ్వరరావు, గుత్తి విశ్వేశ్వరరావు, మామిడాల శ్రీనివాసరావు, చుక్కా శ్రీనివాసరావు టీఏ ప్రతాప్, శంకరెడ్డి పాల్గొన్నారు.